క్లుప్తంగా

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

జెడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి



లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న జెడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి

షాబాద్: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం షాబాద్‌లో బోడంపహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకు రూ. 24వేలు, మన్‌మర్రి గ్రామానికి చెందిన భాగ్యమ్మ రూ. 24వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందజేస్తోందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మమత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ శేఖర్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు ఇనాయత్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొలతలతో సంబంధం లేకుండా కూలి చెల్లించాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్



ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న శ్రీనునాయక్

షాద్‌నగర్‌రూరల్: ఉపాధి హామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా కూలి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డి గూడలో ఉపాధి కూలీలు పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోజువారి కూలి మొత్తాన్ని రూ. 600 పెంచాలన్నారు. కనీస పని దినాలు 200 ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు సత్యమ్మ, మంజుల, అనిత, వెంకటమ్మ, మాణెమ్మ, పార్వతమ్మ, మల్లయ్య, వెంకటయ్య, జంగయ్య, నాగేష్, రామయ్య, రాములు, మహేందర్, కిష్టమ్మ, సునీత, లక్ష్మమ్మ, లావణ్య, బాలమణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

24వ వార్డులో కంటి వెలుగు శిబిరం



కంటి పరీక్షలు చేయించుకుంటున్న కౌన్సిలర్ నందీశ్వర్

షాద్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ నందీశ్వర్ అన్నారు. పట్టణంలోని 24వ వార్డు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కంటి సమస్యలతో చాలా మంది నిరుపేదలు బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వాడవాడలా కంటి శిబిరాలను నిర్వహిస్తున్నారని అన్నారు. అర్హులైన వారు కంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బీమాతో ప్రయోజనం

ఎస్‌బీఐ చేవెళ్ల బ్రాంచ్ మేనేజర్ శ్రీశైలం



బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేస్తున్న బ్యాంక్ అధికారులు

చేవెళ్ల: ప్రమాద బీమా సౌకర్యం వల్ల బాధిత కుటుంబానికి ప్రయోజనం లభిస్తుందని ఎస్‌బీఐ చేవెళ్ల బ్రాంచ్ మేనేజర్ శ్రీశైలం అన్నారు. చేవెళ్ల ఎస్‌బీఐ శాఖలో శుక్రవారం ప్రమాద బీమా ద్వారా వచ్చిన రూ. 20లక్షల విలువ చేసే చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాలట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీశైలం ఎస్‌బీఐ బ్యాంకులో సంవత్సరానికి రూ. వెయ్యి ప్రమాద బీమా పాలసీ చేయించారని తెలిపారు. మూడు నెలల కిత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, దీంతో కుటుంబానికి ప్రమాద బీమా డబ్బు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీమా ఏరియా మేనేజర్ సాయిరామ్, ఫీల్డ్ ఆఫీసర్ అరుణ్‌కుమార్, బ్యాంకు సిబ్బంది కమల, సనాఅఫ్రీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు లేని సమావేశాలెందుకు?

- గైర్హాజరైన వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
- మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఆగ్రహం



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి

శంకర్‌పల్లి: మూడు నెలలకు ఒక్క సారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరు కాకపోతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఎంపీపీ డీ గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, ఎక్సైజ్, పరిశ్రమలు, రోడ్డు రవాణా శాఖతో పాలు పలువురు అధికారులు గైర్హాజరు కావడంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని బుల్కాపురం నుంచి మియాఖాన్‌గడ్డ వరకు ఉన్న పిరంగి నాలాను కబ్జా చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మిర్జాగూడ, మహారాజ్‌పేట్ సర్పంచులు రవీందర్‌గౌడ్, నర్సింహారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. జనవాడ తుమ్మ సముద్రంలో రాత్రి వేళ మట్టిపోసి చెరువుని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీటీసీ నాగేందర్ తెలిపారు. పర్వేద గ్రామ జెడ్పీహెచ్ఎస్‌కు ప్రహరీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, గత మూడు సమావేశాల్లో చర్చించినా ఎటువంటి ప్రయోజనం లేదని ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అధికారుల పనితీరు ఇలా ఉంటే తాము సమావేశానికి రావడం ఎందుకని ప్రశ్నించారు. అనంతరం ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే అధికారులు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తాండవం చేస్తున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్యగౌడ్, ఉప తహసీల్దార్ ప్రియాంక, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంఈవో అక్బర్, పీహెచ్‌సీ వైద్యులు రేవతిరెడ్డి, పశువైద్య అధికారి జయసుధ, ఏపీవో నాగభూషన్, ఏపీఎం బీమయ్య పాల్గొన్నారు.

దేశాన్ని నాశనం చేస్తున్న కేంద్రం

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య



మద్దూరులో ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగయ్య తదితరులు

షాబాద్: ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇద్దరూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ జంగయ్య ఆరోపించారు. శుక్రవారం మండలంలోని తాళ్లపల్లి, నాగర్‌గూడ, రుద్రారం, చందనవెల్లి, హైతాబాద్, మద్దూర్, సోలీపేట్, మాచన్‌పల్లి, నాంధార్‌ఖాన్ పేట్ గ్రామాల్లో మోదీ హటావో.. దేశ్‌కో బచావోలో భాగంగా ఇంటింటికి సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మతం పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు చేసి లబ్ధి పొందడం హేయమైన చర్య అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ కే రామస్వామి, కో-కన్వీనర్ ప్రభులింగం, మండల కార్యదర్శి సుధీర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వీ సత్యనారాయణ, మండల సహాయ కార్యదర్శి మక్బూల్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ, నాయకులు మంజుల, ఎస్ జంగయ్య, రక్కయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను ప్రోత్సహిస్తేనే ఎదుగుదల

అంగన్‌వాడీ టీచర్ల జిల్లా కార్యదర్శి అరుణ

మొయినాబాద్ రూరల్: పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తేనే వారిలో ఎదుగుదల సాధ్యమవుతుందని అంగన్‌వాడీ టీచర్ల జిల్లా కార్యదర్శి ఎన్కెపల్లి అరుణ అన్నారు. మండలంలోని ఎన్కెపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుణ, ఎన్కెపల్లి సర్పంచ్ చందన మాట్లాడుతూ.. పిల్లలను తల్లిదండ్రులు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో శ్రావంతి, అంగన్‌వాడీ ఆయా బాలమ్మ, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

రాజావరప్రసాద్‌కు ఘన సన్మానం



రాజావరప్రసాద్‌ను సన్మానిస్తున్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

షాద్‌నగర్: రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన రాజావరప్రసాద్‌ను శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఉద్యమ స్ఫూర్తితో విధులు నిర్వహించి అందరికీ న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కే నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నట్‌రాజన్, కమిషనర్ వెంకన్న, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఏ విశ్వం, కృష్ణవేణి, యుగంధర్, జే కౌసల్య, శంకర్, కే అంతయ్య, చింటు, యాదగిరి యాదవ్, ఈశ్వర్ రాజు, సుధీర్, వెంకట్‌రాంరెడ్డి, గౌస్, గడ్డం కిషోర్, సర్వర్‌పాషా, బచ్చలి నర్సింహ్మ, కే మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి



వీఓఏలకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

చేవెళ్ల: వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సీ వసంతం డిమాండ్ చేశారు. చేవెళ్లలోని మహిళా సమాఖ్య భవనం వద్ద శుక్రవారం సమ్మె చేస్తున్న వీఓఏలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్, ఎంపీటీసీ రాములు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 17 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేకుంటే వారి తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె

- పంచాయతీ జూనియర్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి
- ఫెడరేషన్ మండల అధ్యక్షుడు శ్రీరాం



నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ జూనియర్ కార్యదర్శులు

షాద్‌నగర్ రూరల్: పంచాయతీ జూనియర్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే జీఓను విడుదల చేయాలని పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు శ్రీరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలంలో పని చేస్తున్న పంచాయతీ జూనియర్ సెక్రటరీలు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. తాము విధుల్లో చేరి నాలుగేళ్లు అవుతున్నా రెగ్యులరైజ్ చేయలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి శ్రీలత, పంచాయితీ జూనియర్ కార్యదర్శులు స్వాతి, జగదీష్, అనిత, వెంకటేష్, మహేష్, ప్రమోద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్లలో..

చేవెళ్ల: పంచాయతీ జూనియర్ కార్యదర్శుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద శుక్రవారం మండలంలోని జూనియర్, ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె ప్రారంభించారు.

కేశంపేట మండలంలో..

కేశంపేట: పంచాయతీ జూనియర్ కార్యదర్శులు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ.. నాలుగేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్నా తమను రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెను చేపట్టినట్లు వారు తెలిపారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎంపికైన పంచాయతీ జూనియర్ కార్యదర్శులను కూడా తమతో పాటే పర్మినెంట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి మండల ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రవిచంద్ర కుమార్‌రెడ్డి, ఎంపీఓ నర్సింలు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ కార్యదర్శులు రవీందర్, నాగరాజు, సౌమ్య, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కొందుర్గులో..

కొందుర్గు: పంచాయతీ జూనియర్ కార్యదర్శులను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రాల్లో కార్యదర్శులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమవి న్యాయమైన కోర్కెలని, ప్రభుత్వం స్పందించి తక్షణం న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు రాధాకృష్ణ, హరికృష్ణ, ఆనంద్, రాధిక, సుమలత, నిరంజన్, శ్రీనివాసు, మల్లేష్, జంగయ్య, రవి, గణేష్, వివేక్, శ్రీను, రాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికీ ధైవ చింతన తప్పనిసరి

- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
- ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు



ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న వెంకట్‌రెడ్డి, గణేశ్ తదితరులు

నందిగామ: సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన నందిగామలోని ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం పునః నిర్మాణ పనులను జెడ్పీవైస్ చైర్మన్ గణేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునఃనిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయన్నారు. గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిపోయిన పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ చించేటి కృష్ణ, గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డి,రాకేష్, మాధవ రెడ్డి, రియాజ్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గొర్రెల పంపిణీపై అవగాహన



మాట్లాడుతున్న పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి

షాబాద్: అర్హులైన వారికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు షాబాద్, రేగడిదోస్వాడ మండల పశువైద్యాధికారులు స్రవంతి, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండలం రేగడిదోస్వాడ, ఏట్ల ఎర్రవల్లి, తాళ్లపల్లి, పోతుగల్, తిర్మలాపూర్, తిమ్మారెడ్డిగూడ, హైతాబాద్, సర్దార్‌నగర్, కుర్వగూడ గ్రామాల్లో గొల్ల, కరుమ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోందన్నారు. మొదటి విడతలో పథకానికి నోచుకోని వారికి రెండో విడతలో గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పథకాలపై అవగాహన కల్పించండి

సీడీపీఓ నాగమణి



సమావేశంలో మాట్లాడుతున్న సీడీపీఓ నాగమణి

కొందుర్గు: మూడేళ్లు నిండిన ప్రతి చిన్నారిని అంగన్‌వాడి కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి సూచించారు. శుక్రవారం కొందుర్గు మండల కేంద్రంలో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పిల్లలు, గర్భిణులు, బాలింతల వివరాలు సేకరించాలన్నారు. ఆరేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. చిన్నారుల్లో ఉత్తేజం నింపేలా అన్ని కేంద్రాల్లో వార్షికోత్సవాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు జ్యోత్స్న, శివరాణి, జయలక్ష్మి, రేవతి పాల్గొన్నారు.

పాదయాత్ర ముగింపు సభను సక్సెస్ చేద్దాం

డీఎస్‌పీ మండల కన్వీనర్ ఫకీరయ్య

నందిగామ: ఈ నెల 30న హైదరాబాదులో నిర్వహించనున్న దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారధాన్ మహరాజ్ సభను విజయవంతం చేయాలని డీఎస్‌పీ మండల కన్వీనర్ ఫకీరయ్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 15న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ప్రారంభమైన విశారధాన్ మహరాజ్ పాదయాత్ర 3వేల గ్రామాల మీదుగా కొనసాగిందని తెలిపారు. ఈ నెల 30న సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మండలంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ప్రజాస్వామ్య వాదులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బీఎస్పీతోనే బడుగులకు రాజ్యాధికారం

షాద్‌నగర్ టౌన్: దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగం అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఎస్పీ తెలంగాణ భరోసా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయంగా, ఆర్థిక రంగాల్లో తీరని అన్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగం కోరుకున్న ప్రజాస్వామ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఎస్పీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో మే7న నిర్వహించనున్న తెలంగాణ భరోసా సభకు బీఎస్పీ అధినేత్రి మాయావతి రానున్నారని అన్నారు. ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోశాధికారి రాంప్రసాద్‌గౌడ్, జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రశాంత్, దర్శన్, ఇంద్రసేన, అనంతయ్య, కుమార్, శ్రీనివాస్, మల్లేష్, రాజేష్‌చౌహాన్, నర్సయ్య, నవీన్‌కుమార్, ఉదయ్‌కుమార్, పరమేష్, రమేష్, శివకుమార్, సాయిలు, రమేష్, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

చేవెళ్ల: బీఎస్పీ ఆధ్వర్యంలో మే 7న నగరంలో నిర్వహించనున్న తెలంగాణ భరోసా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయార్య క్షత్రియ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన చేవెళ్లలో అసెంబ్లీ అధ్యక్షుడు జీ చందు ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విజయార్య క్షత్రియ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బీఎస్పీ చేసే పనులు, అభివృద్ధిపై నమ్మకం కల్పించేందుకు మే 7న సరూర్ నగర్‌స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు అబ్రహాంలింకన్, రాజామహేంద్రవర్మ, టీ కృష్ణ, అసెంబ్లీ ఉపాధ్యక్షులు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి జామ చంద్రం, మండల అధ్యక్షుడు కె. సుధాకర్, నంగి శ్రీనివాస్, మండల నాయకులు అనంత రాములు, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాద బీజేపీని గద్దె దించాలి

సీపీఐ నేత పర్వతాలు



ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో మాట్లాడుతున్న పర్వతాలు

షాద్‌నగర్ రూరల్: దేశంలో ప్రజల మధ్య మతచిచ్చు పెడుతున్న బీజేపీని గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కంసానపల్లిలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పర్వతాలు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమవుతోందని హెచ్చరించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్న మోదీకి హటావో..దేశ్‌కు బజావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. దేశంలో మతోన్మాద ఆగడాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని, మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న మేధావులను హత్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యాజమాన్యాలకు అనుకూలమైన విధానాలను తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఐసీ, బ్యాంకింగ్, డిఫెన్స్ రంగాలలోకి విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానించి దేశ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య, నాయకులు షకీల్, చంద్రబాబు, రమేష్, పవన్‌చౌహాన్, రాజు, కేశవులు, నరేష్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గౌరవ వేతనం అమలు చేయాలి



సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న డీలర్లు

షాబాద్: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. చాలా రోజులుగా గౌరవ వేతనం అమలు చేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారని, కానీ ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపడం లేదన్నారు. అలాగే డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.